

ఈవీఎం గోడౌన్ల తనిఖీ

గుంటూరు వెస్ట్: స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఈవీఎంలను భద్రపరచిన గోడౌన్లను డీఆర్వో చంద్రశేఖరరావు శనివారం పరిశీలించారు.



నిమ్మకాయల ధరలు

తెనాలిటౌన్: మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2000, గరిష్ట ధర రూ.4,400, మోడల్ ధర రూ.,3000 వరకు పలికింది.

కరోనా @ జీరో



గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా శనివారం కరోనా పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా నమోదు లేదు. జిల్లాలో ఎక్కడా కరోనా మరణాలు సంభవించలేదు.

న్యూస్‌రీల్

మే 15లోపు అక్రిడిటేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి

గుంటూరువెస్ట్: ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు, న్యూస్ ఏజన్సీలు, ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులు 2023-24 సంవత్సరానికి సంబంధించి (రెండు సంవత్సరాలు) అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 15 తేదీలోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించి జీఓ నెంబర్ 38 విడుదల చేసిందన్నారు. పాత్రికేయులు వివరాలతోపాటు యాజమాన్యాలు ఇచ్చే సిఫార్సు లేఖ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, కావల్సిన వివరాలతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అప్‌లోడ్ చేసిన వివరాలను స్థానిక బ్రాడీపేటలోని జిల్లా సమాచార పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో అందించాలన్నారు.

చీరాలలో పర్యటించిన పరిపాలన న్యాయమూర్తి



చీరాల: ఉమ్మడి ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి డాక్టర్ కె.మన్మథరావు చీరాలలో శనివారం పర్యటించారు. రామాపురం తీరం వద్ద గల అతిథి గృహంలో బసచేయగా ఆయనను బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఆర్డీవో సరోజినిలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కలను అందజేసి స్వాగతించారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో న్యాయపరమైన సమస్యలు గురించి చర్చించారు.

సబ్‌జైల్‌ను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి

గురజాల: సబ్‌జైల్‌ను సీనియర్ సివిల్ జడ్జి బి.ఎల్.వి శేషాద్రి శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, 10వ అదనపు జిల్లా జడ్జి జి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు తనిఖీ చేశారు. సీనియర్ సివిల్ జడ్జి సబ్‌జైల్‌లో ఖైదీల వసతులు, వారికి అందించే ఆహారం, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలన్నారు. ఉచితంగా న్యాయ సలహాలు అందించేందుకు ఒక న్యాయవాది అందుబాటులో ఉంటారని ఈ అవకాశాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పర్యాటకుల భద్రతే పోలీసుల లక్ష్యం

ఎస్పీ వకుల్ జిందాల్



చీరాల: పర్యాటకుల భద్రతే పోలీసుల లక్ష్యం అని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. వేటపాలెం మండలం రామాపురం బీచ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న టూరిస్ట్ పోలీస్ ఔట్‌పోస్టును ఎస్పీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిందాల్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలు, పుణ్య క్షేత్రాలకు వచ్చే ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అందులో భాగంగా చీరాల సమీపంలో గల రామాపురం బీచ్ వద్ద ఔట్‌పోస్ట్ నిర్మించారని తెలిపారు. అంతే కాకుండా బీచ్ పరిసరాలపై పటిష్ట నిఘా ఉంచడానికి వాచ్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామని, వీటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ పీ. శ్రీకాంత్, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ ఎ.శ్రీనివాస్, చీరాల రూరల్ సీఐ ఎ.మల్లికార్జునరావు, చీరాల రూరల్ ఎస్సై జనార్దన్ పాల్గొన్నారు.

ఒకే మాట.. ఐఐటీ బాట

జేఈఈ మెయిన్స్ ప్రతిభావంతుల గళం

- అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు సాధనే లక్ష్యంగా ముందుకు
- కంప్యూటర్ సైన్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ర్యాంకర్లు
- అందరి చాయిస్ ముంబై ఐఐటీనే
- వివిధ కేటగిరీల్లో 100లోపు మెరుగైన ర్యాంకులు

దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికై నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాల్లో భారతస్థాయిలో పోటీపడి అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్న విద్యార్థులు జూన్ 4న జరగనున్న అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. ప్రతిభే కొలమానంగా శ్రమించిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకులను కైవసం చేసుకుంటామనే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా జేఈఈ మెయిన్స్‌లో వివిధ కేటగిరీల్లో 100లోపు ర్యాంకులను సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది చాయిస్ ముంబై ఐఐటీపైనే ఉండగా, అదీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కావడం విశేషం. ప్రతిభావంతుల మాట్లోనే..

–గుంటూరు ఎడ్యుకేషన్

ముంబై ఐఐటీలో సీటు సాధిస్తా



మా స్వస్థలం వినుకొండ. తల్లిదండ్రులు సువర్ణలత, కిరణ్ వరప్రకాష్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఆరో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్‌లో శిక్షణ పొందా. సీనియర్ ఇంటర్‌లో 952 మార్కులు వచ్చాయి. రోజుకు 12 గంటల పాటు చదివా. అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించి, ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో సీటు సాధిస్తా.

– ఎ.మౌర్య నందన్, 3వ ర్యాంకు

రోజూ 12 గంటల పాటు చదివా



మా స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. ప్రస్తుతం గుంటూరులోనే ఉంటున్నాం. నాన్న శ్రీనివాసరెడ్డి వ్యవసాయం చేస్తారు. అమ్మ అనురాధ గృహిణి. సీనియర్ ఇంటర్‌లో 971 మార్కులు సాధించా. ఐఐటీలో చదవాలనే లక్ష్యంతో కాలేజీలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం రోజుకు 12 గంటల పాటు చదివా.

– యక్కంటి మణీందర్ రెడ్డి, 6వ ర్యాంకు

ఒత్తిడి లేకుండా సన్నద్ధమయ్యా



మా స్వస్థలం తణుకు. ఐఐటీలో చదవాలనే ఆశయాన్ని ఏర్పరచుకోవడంతో ఆరో తరగతి నుంచి గుంటూరు వచ్చి ఇక్కడ ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ పొందుతున్నా. నాన్న రవి ఎలక్ట్రీషియన్‌గా శ్రమిస్తూ నన్ను చదివిస్తున్నారు. సీనియర్ ఇంటర్‌లో 966 మార్కులు సాధించా. చదవాల్సిన పాఠ్యాంశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒత్తిడికి లోను కాకుండా చదివా.

–పెందుర్తి నిశ్చల్ సుభాష్, 7వ ర్యాంకు

సీఈవో కావాలనేదే లక్ష్యం



కంపెనీకి సీఈవో కావాలనేది నా లక్ష్యం. ప్రకాశం జిల్లా జి.అగ్రహారం మా స్వస్థలం. నాన్న ఏడుకొండలు వ్యవసాయం చేస్తారు. అమ్మ అరుణ గృహిణి. సీనియర్ ఇంటర్‌లో 975 మార్కులు వచ్చాయి. ఐఐటీలో చదివిన తరువాత ప్రముఖ కంపెనీకి సీఈవోగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తా.

–తాణికొండ బాల కోటయ్య, 8వ ర్యాంకు

ముంబై ఐఐటీలో సీటు సాధిస్తా



మా స్వస్థలం అనంతపురం. నాన్న ఇర్రిస్వామి వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ సుధారాణి గృహిణి. ఆరో తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ శిక్షణతో జేఈఈ మెయిన్స్‌కు హాజరయ్యాను. అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకు సాధన ద్వారా ముంబై ఐఐటీలో చదవాలనే లక్ష్యంతో ఉన్నా.

–సీహెచ్ కుందన్‌సాయి, 9వ ర్యాంకు

నాన్న ఆశయం కోసం!



మా స్వస్థలం వైజాగ్. నాన్న చిన్నప్పలనాయుడు వ్యవసాయం చేస్తూ చదివిస్తున్నారు. నన్ను ఇంజినీర్‌గా చూడాలనేది నాన్న ఆశయం. ఐఐటీలో చదివించాలని ఆర్థికంగా భారమైనప్పటికీ ఆరో తరగతి నుంచే గుంటూరులో ఉంచి చదివిస్తున్నారు. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నా.

– కాళ్ల లక్ష్మీసూర్య, 14వ ర్యాంకు

బీటెక్ తరువాత ఎమ్మెస్ చేస్తా



మా స్వస్థలం చిలకలూరిపేట. నాన్న హనుమంతరావు రైతు. అమ్మ కళావతి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉద్యోగం చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు కైవసం చేసుకుని ముంబై ఐఐటీలో సీఎస్‌ఈలో సీటు సాధిస్తా. బీటెక్ తరువాత ఎంఐటీలో ఎంఎస్ చదవాలనే లక్ష్యంతో ఉన్నా.

– అడ్డగడ్డ వెంకట శివరాం, 95వ ర్యాంకు (ఓపెన్ కేటగిరీ)

జగనన్నే మా భవిష్యత్‌కు విశేష స్పందన

- మంత్రి మేరుగ నాగార్జున
- వేమూరులో బైక్ ర్యాలీ



వేమూరులో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి మేరుగ నాగార్జున

వేమూరు: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కులాలకు, మతాలకు, పార్టీలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించడం వల్ల జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా శనివారం తహసీల్దారు కార్యాలయం నుంచి రైల్వే గేటు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో మహానేత డాక్టర్ వైఎస్సార్, బాబు జగ్జీవన్‌రావ్ విగ్రహాలకు మంత్రి పూలదండలు వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్, జగనన్నే మా నమ్మకం కార్యక్రమం ద్వారా పార్టీ నాయకులు, గ్రామ సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు ప్రతి ఇంటికీ వెళ్లి మిస్డ్‌కాల్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యల్లమాటి మోహన్, చందోలు డేవిడ్ విజయ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు బొల్లిముంత ఏడుకొండలు, బాపట్ల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు మేరుగ చంద్ర నాగ్ కోగంటి లవకుమార్, దాది సుబ్బారావు, విష్ణుమొలకల వెంకట రెడ్డియ్య, బొల్లిశెట్టి ప్రభాకరావు, దొప్పలపూడి జ్యోతిబాబు, తలతోటి సువర్ణరావు, ఉప అధ్యక్షులు షేక్ బాజీ, గాజుల భాను ప్రకాశ్, గాజుల మోహన్ దున్నా మేరీ సుబాబు, యల్లమాటి సుధాకర్, బట్లు మోషే పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

టూరిజం హబ్‌గా సూర్యలంక

- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా
- అడవిపల్లిపాలెంలో వీ రిసార్ట్స్ ప్రారంభం



రిసార్ట్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి రోజా, చిత్రంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కోన రఘుపతి

బాపట్ల: బాపట్ల సూర్యలంక ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తయారు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. శనివారం బాపట్ల మండలం అడవిపల్లిపాలెంలో వీ రిసార్ట్స్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతం టూరిజం ప్రదేశంగా విస్తరించడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. సూర్యలంక ప్రాంతంలో ఉన్న 25 ఎకరాల అటవీశాఖ భూముల్లో రిసార్ట్స్ నిర్మించడానికి భూములు పరిశీలించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్ ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. సూర్యలంక హరిత రిసార్ట్స్‌లో మరో నాలుగు అదనపు సూట్ రూములు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల పట్టణాలు జంటనగరాలుగా రాబోయే రోజుల్లో తయారవుతాయన్నారు. బాపట్ల నుంచి అడవిపల్లిపాలెం మీదుగా జాతీయ రహదారి 216 వరకు నాలుగు లేన్ల రహదారిగా రూ.135 కోట్లతో రోడ్డు నిర్మించడానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపాదనలు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్, వి.రిసార్ట్స్ ప్రతినిధి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మేము సైతం..



గుంటూరు నగరంలో అభివృద్ధి చేస్తున్న పార్కులు

- ముందుకు వస్తున్న కార్పొరేట్ కంపెనీలు
- నగరాభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కార్పొరేషన్ పిలుపు
- సీఆర్‌ఎఫ్ నిధులతో పార్కులు, డివైడర్ల అభివృద్ధి
- గుంటూరులో పార్కుల కోసం ఐటీసీ కోటి రూపాయల ఖర్చు



సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరాభివృద్ధిలో మేము సైతం అంటూ కార్పొరేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ చేకూరి కీర్తి ఇచ్చిన పిలుపునకు కార్పొరేట్ సంస్థలు స్పందించాయి. నగర అభివృద్ధిలో తాము కూడా భాగమేనంటూ ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనికోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు కేటాయిస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు నగరంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులు, అవుట్‌ఫాల్ డ్రెయిన్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వార్డుల వారీగా చెరువులు, పార్కులు అభివృద్ధి చేస్తున్నా రు. ఈ పనుల్లో భాగస్వాములు కావాలని కార్పొరేషన్ ఇచ్చిన పిలుపునకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి.

ఐటీసీ బంగారు భవిష్యత్ వారు ఒక చెరువును అభివృద్ధి చేసి పచ్చదనం పెంపొందించడానికి కోటి రూపాయలు కేటాయించారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని శిల్పారామం పక్కన ఉన్న సమ్మర్ పేట చెరువును దత్తత తీసుకున్నారు. ఈ చెరువు గట్టును బలోపేతం చేసి, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. చెరువుకి లోపల వైపు నుంచి రాయితో నిర్మాణం చేపట్టారు. ఈ చెరువును అభివృద్ధి చేయడం వల్ల వేగంగా విస్తరిస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు, స్వర్ణ భారతి నగర్‌తోపాటు టిడ్కో గృహ సముదాయాల వారికి ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిర్మయి సంస్థ రూ.50 లక్షలతో గుంటూరు రోడ్ దర్గా సెంటర్ నుంచి ఐటీసీ వరకు సెంట్రల్ డివైడర్‌ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న గాంధీ పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవ్వడానికి పలువురు ముందుకు వచ్చారు. వీరు కూడా త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

సమిధలతో 'ఇటుక'లకు ఊతం

- ఇటుక బట్టీలు కాల్చనకు కట్టె పుల్లల వైపు మొగ్గు
- భగ్గుమంటున్న ముడిసరుకు ధరలు
- బొగ్గు, ఊకకు డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలు
- రూ. వందల కోట్లలో వ్యాపారా లావాదేవీలు



కొల్లూరు సమీపంలో పుల్లల సాయంతో ఇటుకలు కాల్చేందుకు ఏర్పాటు చేస్తున్న బట్టీ

కొల్లూరు: ఇటుకల ఉత్పత్తిలో దశాబ్దాల చరిత్ర ఉన్న కొల్లూరు ఇటుక పరిశ్రను నేడు ముడి పదార్థాల కొరత వెంటాడుతోంది. ఇటుకలు కాల్చనకు అవసరమైన బొగ్గు, ఊక ధరలు భగ్గుమంటుడడంతో పెరుగుతున్న పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుని ఇటుకలు తయారీ చేస్తున్న ఉత్పత్తిదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఇటుకల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. ఇటుక బట్టీలు కాల్చడానికి ప్రధానంగా బొగ్గు అవసరమైన నేపథ్యంలో గత రెండేళ్లుగా బొగ్గు రేట్లు చుక్కలనంటుతుండటంతో కట్టె పుల్లలతో ఇటుక బట్టీలు కాలేందుకు మొగ్గుచూపుతున్నారు. పెట్టుబడుల భారం అధికమవుతున్న తరుణంలో వేలాది మంది వలస కూలీలకు ఉపాధినిస్తున్న పరిశ్రమ నిర్వహణ దినదిన గండం మారింది.

ప్రత్యామ్నాయం కోసం....

నూరేళ్ల ఆయుష్షులా మారుతున్న తరుణంలో కొంత మంది ఉత్పత్తిదారులు పరిశ్రమ కొనసాగింపుకు స్వస్తి పలుకుతుండగా, కొంతమంది నిర్వాహకులు మాత్రం ప్రత్యామ్నాయ ప్రయత్నాలతో పరిశ్రమ కొనసాగించేందుకు పోరుకులాడుతున్నారు. ప్రధానంగా ఇటుకల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు చుక్కలను అంటుతుండటంతో పెట్టుబడి వ్యయం రోజురోజుకు పెరిగి ఇంచుమించు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉన్న కొల్లూరు ఇటుక పరిశ్రమలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటుక పరిశ్రమకు కొల్లూరు మండలంలోని కృష్ణా నదీ పరివాహక లంక గ్రామాలు నిలయంగా మారాయి. ఇటుకల తయారీకి ప్రధానముడి పదార్థమైన మట్టి కృష్ణా పరివాహక లంక గ్రామాలలో పుష్కలంగా ఉండటంతోఇటుక పరిశ్రమ ఈప్రాంతంలో ఏర్పడటానికి బలమైన పునాది అయ్యింది.

ప్రస్తుతం కొల్లూరు, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, దోనేపూడి, తోకలవారిపాలెం, తురకపాలెం, తిప్పలకట్ట, పోతార్లంక గ్రామాల పరిధిలో సుమారు 2 వేలకు పైగా ఎకరాల విస్తీర్ణంలో ఇటుక పరిశ్రమ నెలకొని ఉంది. ఈప్రాంతంలో సుమారు 140 చిన్న, పెద్ద ఇటుక పరిశ్రమల ద్వారా ఇటుక ఉత్పత్తి జరుగుతుంది. ఏడాదికి ఈప్రాంతంలోని ఇటుక ఉత్పత్తిదారులు సుమారు 30 కోట్ల వరకు ఇటుకలను ఉత్పత్తి చేసి పలు ప్రాంతాలకు ఇటుక రవాణా చేస్తూ వ్యాపార లేవాదేవీలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ఇటుకరాయి రూ. 6 నుంచి రూ. 6.50 రేటుకు అమ్ముడవుతున్న నేపథ్యంలో బాపట్ల, కృష్ణ, ఎన్‌టీఆర్ కృష్ణ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఇటుక సరఫరా చేయడం ద్వారా ఏడాదికి సుమారు రూ. 180 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి.

ఇటుక తయారీకి అవసరమయ్యే ముడిసరుకు లభ్యత అంతంత మాత్రంగా ఉండటం, రేట్లు అధికమవ్వడం ఉత్పత్తిదారుల పాలిట పెద్దదెబ్బలా మారింది. ఈప్రాంతంలో లభ్యమయ్యే మట్టి సంగతి పక్కన ఉంచితే.. బొగ్గు, వరి ఊక లభ్యత లేక పోవడంతో రేట్లు తారాస్థాయికి చేరుకున్నాయి. పొరుగురాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు లభ్యత తక్కువగా ఉన్న కారణంగా రేట్లు రెట్టింపు అయ్యి టన్ను బొగ్గు రూ. 8 వేలకు పైన పలుకుతుండటంతో కొనుగోలు కత్తిమీద సాములా మారింది.

పుల్లల బట్టీలతో ఖర్చులు తక్కువ



ఇటుక రాయి కాల్చడానికి అవసరమైన, బొగ్గు, ఊక ధరలు విపరీతంగా పెరిగి పెట్టుబడులు భారంగా తయారైన పరిస్థితుల్లో పులలతో ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడంతో ఖర్చులు కొద్దిమేర తగ్గాయి. మట్టి, కూలీల రేట్లు పెరగడంతోపాటు, ఇటుక తయారీకి అవసరమైన ముడి సరుకుల రేట్లు అన్ని పెరగడంతో ప్రత్యామ్నాయంగా పుల్లల బట్టీల ఏర్పాటుకు ఉత్పత్తిదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.

–చొప్పర సుబ్బారావు, జెడ్పీటీసీ, కొల్లూరు.

నాణ్యతకు కొదవ లేదు



కొల్లూరు ఇటుక నాణ్యతకు పేరుగడించింది. ప్రస్తుతం ముడి సరుకుల రేట్లు పెరిగి పోవడం వల్ల ఉత్పత్తిదారులకు ఇటుక తయారీ తలకు మించిన భారంలా మారింది. ఈ పరిస్థితుల్లో కట్టె పుల్లలతో ఏర్పాటు చేస్తున్న ఇటుక బట్టీల్లో కాలిన ఇటుక రాయి బొగ్గుతో కాలిన రాయికంటే నాణ్యంగా ఉంటోంది. కట్టెపుల్లలతో బట్టీలు ఏర్పాటు కొంత ఉపశమనంగా మారింది.

– మాధవరావు, కొల్లూరు.

ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి మృతి

కర్లపాలెం: ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడు పొన్నూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వివరాలు.. మండలంలో చింతాయపాలేనికి చెందిన తాళ్లూరి సుధాకర్ కుమారుడు వెంకటనారాయణ(19) విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. వెంకటనారాయణ ఆన్‌లైన్ గేమింగ్‌లో రూ.2లక్షల నగదు పోగొట్టుకుని తల్లిదండ్రులు మందలిస్తారని శుక్రవారం ఎలుకల మందు తిని తన తండ్రికి ఫోన్‌చేసి రైలు ఎక్కి బాపట్ల వచ్చి రైల్వే స్టేషన్‌లో పడిపోయాడు. వెంకటనారాయణను గమనించిన రైల్వే పోలీసులు బాపట్ల ఏరియా వైద్యశాలలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు పొన్నూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు మృతుడి భౌతికకాయానికి బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

విధులు సమర్థంగా నిర్వహించాలి

- బాధితులతో మర్యాదగా మెలగండి
- గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టండి
- జిల్లా నేర సమీక్షలో రేంజ్ ఐజీ పాలరాజు

నగరంపాలెం(గుంటూరు పశ్చిమ): ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు ఆదేశించారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్ (పీఎస్)లకు వచ్చే బాధితులను చిరునవ్వుతో పలకరించాలని సూచించారు. ఫిర్యాదిదారులకు రిసెప్షన్‌లో తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని స్పష్టం చేశారు. శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐజీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందన స్వీకరించారు. పోక్సో యాక్ట్, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, అదృశ్యాలు, మహిళలకు సంబంధించి నేరాలపై ఐజీ ఆరా తీశారు. ప్రమాదాల నియంత్రణకు, స్వల్ప, దీర్ఘకాల పెండింగ్ కేసులను ఛేదించేందుకు అనుసరించాల్సిన ఆధునాతనమైన పద్ధతులను వివరించారు. ఐజీ మాట్లాడుతూ అనేక బాధలతో ఫిర్యాదిదారులు పీఎస్‌ల్లో ఫిర్యాదు చేసేందుకు వస్తుంటారని, అటువంటి వారితో మంచిగా మాట్లాడాలని చెప్పారు. ఏ ఒక్కరితోనూ హేళనగా మాట్లాడవద్దని, పబ్లిక్‌లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. కేసుల నమోదులో జాప్యం చూపవద్దన్నారు. పలు కేసుల్లోనూ నిందితులకు శిక్షలు విధించే వరకు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని చెప్పారు.

గంజాయి క్రయవిక్రయాల మూలాలను గుర్తించి, రవాణాను పూర్తిగా నియంత్రించాలని ఆదేశించారు. జైళ్ల నుంచి విడుదలైన పాత నేరస్తులపై నిఘాతో పాటు వారి కదలికలపై సమాచారం ఉండాలని అన్నారు. చోరీలు జరిగినప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, నేరస్తులు వదిలేసిన ఆనవాళ్లు, సీసీ కెమెరాల పుటేజీలు, ఇతరత్రా ఆధారాలతో కేసులు ఛేదించాలని చెప్పారు. ఛేదించిన కేసుల్లోనూ పూర్తిస్థాయిలో సొత్తు స్వాధీనం చేసుకోవాలని అన్నారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని తెలిపారు. మహిళలు, బాలికలు, చిన్నారులు అదృశ్యాలు, నేరాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దన్నారు. రాత్రుళ్లు గస్తీ నిర్వహించే సిబ్బందితో సీఐలు మాట్లాడి, పలు సూచనలు చేయాలనీ, మద్యం మత్తులో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీలు విశ్వనాథ్ (తూర్పు సబ్ డివిజన్), కె.సుప్రజ (పరిపాలన), ఎ.శ్రీనివాసరావు (క్రైం), డీఎస్.మహేష్ (ఎస్ఈబీ), కె.కోటేశ్వరరావు (ఏఆర్), డీఎస్పీలు వై.జెస్సీ ప్రశాంతి, పోతురాజు, ప్రకాష్‌బాబు, శ్రీనివాస్‌రావు, చంద్రశేఖర్‌రావు, సీఐలు బి.నరసింహారావు, శ్రీనివాసరావు, బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

యూఎస్‌ఏ ఉత్తరాల ఆవిష్కరణ

ఐలవరం(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని నంబరస్కాలోని రేగన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పెన్‌పాల్ లెటర్స్‌ను పంపించారు. శనివారం వాటిని ఆ విద్యార్థులు అందుకున్నారు. మూడేళ్లుగా పెన్‌పాల్ విధానం (ఉత్తర ప్రత్యుత్తరాలు) హైస్కూల్ విద్యార్థులు నిర్వహిస్తున్నారు. వీరు ఇరు దేశాలకు సంబంధించిన ఎన్నో విషయాలను వారి ఉత్తరాలలో ప్రస్తావిస్తూ తమ మధ్య స్నేహభావంతో ఉత్తరాలు రాస్తున్నారు. హైస్కూల్‌లోని 50 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై ఉన్న భయాన్ని తొలగించడం, స్పష్టంగా రాయడం అర్థం చేసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని నంబరస్కా పాఠశాల ఆంగ్లోపాధ్యాయులు థామస్ విజ్‌నెండ్, ఐలవరం హైస్కూల్ ఆంగ్లోపాధ్యాయులు హరికృష్ణ కలసి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఉత్తరాలను భట్టిప్రోలు ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ విద్యార్థులకు అందజేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంగ్లభాష ప్రాధాన్యం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఈ భాషపై పట్టు సాధించాలని కోరారు. హరికృష్ణను ఎస్ఐ చంద్రశేఖర్ అభినందించారు. కార్యక్రమాన్ని హెచ్‌ఎం కాటూరి లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు.

జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల ప్రతిభ



రెండో ర్యాంకు సాధించిన పవన్‌రెడ్డికి స్వీటు తినిపిస్తున్న తండ్రి రమణారెడ్డి, తల్లి అరుణ



గణేష్

కర్లపాలెం: జేఈఈ మెయిన్స్‌లో కర్లపాలెం మండల విద్యార్థులు సత్తా చాటారు. అక్కల పవన్‌రెడ్డి 99.73 పర్సంటైల్ సాధించాడు. కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామానికి చెందిన ఆక్వా ఫీడ్ వ్యాపారి అక్కల రమణారెడ్డి, అరుణ దంపతుల కుమారుడు అక్కల పవన్‌రెడ్డి. విజయవాడలోని శ్రీభవిష్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. ఈ సందర్భంగా పవన్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. కర్లపాలెం జ్యోతి ఫ్యాషన్స్ యజమాని అన్నవరపు కామేశ్వరరావు, లక్ష్మీరాధిక దంపతుల కుమారుడు అన్నవరపు గణేష్ 83.33శాతం మార్కులు సాధించి మెయిన్స్‌కు అర్హత సాధించాడు.

చెత్త సంపద కేంద్రాల పరిశీలన

బాపట్ల అర్బన్: సంపద సృష్టి కేంద్రాలను సక్రమంగా పనిచేయించాలని బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి ఎ.రమేష్ చెప్పారు. శనివారం నందిరాజుతోట ఎస్‌డబ్ల్యూపీసీ చెత్త షెడ్‌ని డీఎల్పీఓ పులి శరత్‌బాబుతో కలసి పరిశీలించారు. అనంతరం ఆధార్ నమోదు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈస్ట్ బాపట్ల గ్రామ పంచాయతీకి పన్నులు నూరుశాతం వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములును అభినందించారు.

తెలంగాణ ఎడ్లకు మొదటి బహుమతి



బండను లాగుతున్న ఎడ్లు

బేస్తవారిపేట: మండలంలోని అక్కపల్లెలో ఉపదేశరామస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయి బండ లాగుడు పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నాదర్‌వలికి చెందిన వెంచెల ప్రసన్నారెడ్డి, కర్నూలు జిల్లా పీఆర్‌పల్లి గ్రామానికి చెందిన బంతుపల్లి శ్రీరాములు ఎడ్లు 2,200 అడుగుల దూరం లాగి మొదటి స్థానం సాధించాయి. నంద్యాల జిల్లా బిల్లలాపురానికి చెందిన భూమా గోవర్ధన్‌రెడ్డి ఎడ్లు 1915 అడుగులతో ద్వితీయ, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి దప్పిలి అంజిరెడ్డి ఎడ్లు 1800.4 అడుగులతో మూడో, బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం లక్కు నాగశివశంకర్ ఎడ్లు 1800 అడుగులతో నాలుగో, పెద్దారవీడు మండలం కన్నూతల కటికల జశ్వంత్ ఎడ్లు 1500 అడుగులతో ఐదో, రాచర్ల మండలం సత్యవేలుకు చెందిన బత్తుల బాలరాజు ఎడ్లు 1274 అడుగులతో ఆరో స్థానంలో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు చిలకల కుటుంబ సభ్యులు వరుస రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను బహుమతులుగా అందజేశారు.

పాస్టర్ ఇంట్లో చోరీ

27 సవర్ల బంగారం అపహరణ



కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న సీఐ మల్లికార్జునరావు

చీరాల: తాళం వేసి ఉన్న పాస్టర్ ఇంట్లో దొంగలు బంగారం దోచుకెళ్లారు. చీరాల లూథరన్ చర్చిలో పాస్టర్‌గా ఉన్న జోసఫ్ కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వెళ్లింది. తిరిగి శనివారం తెల్లవారు జామున ఇంటికి వచ్చి చూసే సరికి తాళం కోసి ఉంది. దీంతో కంగారులో ఇంట్లోకి వెళ్లి బీరువాను చూసుకున్నాడు. బీరువాలో దాచి ఉంచిన బంగారం కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 27 సవర్ల బంగారం దొంగలు దోచుకెళ్లారు. ఒన్‌టౌన్ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పాస్టర్‌తో పాటు కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శనగలు ఆర్‌బీకేల్లో విక్రయిస్తేనే మద్దతు ధర

పెదనందిపాడు: రైతులు తాము పండించిన శనగలను రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుంటే వారికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందుతుందని తద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల పరిధిలోని అన్నవరం పాలప ర్రు, నాగులపాడు గ్రామాల్లోని శనగల కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి, ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో 14 వేల ఎకరాల్లో శనగ పంటను సాగు చేశారని, పెదనందిపాడులో ఇప్పటివరకు 1000 టన్నులు కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. రైతులకు 15 రోజుల నుంచి 20 రోజులలోపు నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్లు ఆయన తెలిపారు.

సాక్షి సండే క్లాసిఫైడ్స్

AUTOMOBILES

DRIVING SCHOOL

- గాంధీ డ్రైవింగ్‌స్కూల్ నందు అనుభవం గల ఇన్స్పెక్టర్స్‌చే స్త్రీ/పు॥లకు కారుడ్రైవింగ్, స్త్రీలకు టూవీలర్ నేర్పించబడును. 5/1 బ్రాడీపేట, గుంటూరు. ✆ 9297309612, 9347807270

EDUCATION

- 10th, ఇంటర్(ఒకేసం॥లో), డిగ్రీ(1-3సం॥లో) BA, BCom, BSc, MA, MCom, MBA, MSc (All Groups) పాస్ గ్యారంటీ శిక్షణ, సంప్ర॥శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్, 2/11 బ్రాడీపేట, Gnt ✆ 8008145899
- Caliber Education' Online English Communication Skills classes for all age groups. For details Contact 9390006358.

TUTIONS

- ఇంటర్‌సప్లిమెంటరీ ట్యూషన్స్(అన్ని గ్రూపులకు) చెప్పబడును. 100%పాస్ గ్యారంటీ శిక్షణ ఇవ్వబడును. సంప్ర॥ శ్రీ దివ్య ఇనిస్టిట్యూషన్స్, 2/3, అరండల్‌పేట, గుంటూరు. 7396755801

HOME TUTIONS

- Alpha Home tutions for inter / MPC / BiPC, Maths, Physics, Chemistry, Botony, Zoology,SSC, CBSC /ICSE all subjects. Gnt ✆ 9618295885, 9494878807, 9866460152

REAL ESTATE

- గుంటూరు సిటీ, గోరంట్ల, లాం, JKC రోడ్, భవాని, & శక్తినగర్, మధురానగర్, అంజలి, కల్పతరువు, సొసైటీ, బాప్పం, జనచైతన్య మరియు అన్ని వెంచర్లలో ప్లాట్లు అమ్మదలచిన వారు 9948779955
- విజయవాడ & గుంటూరు గోరంట్ల, రెడ్డిపాలెం, కాజా, మంగళగిరి, పెద్దకాకాని మొదలగు గ్రామాలలోని ఇళ్ళు స్థలములు పొలములు ప్లాట్లు & జనచైతన్య ప్లాట్లు అ/కొ. 6281494079
- గుంటూరు, శివగంగ కన్స్ట్రక్షన్ ఇన్నర్‌రింగ్‌రోడ్డు నందు ఆటు ఇటు హోటల్, ఫస్ట్ అడ్డరోడ్డులో త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్‌లు ఫ్లోర్‌కి ఒకటి అమ్మకానికి కలవు. గుంటూరు, గోరంట్ల తూర్పు బజార్ దాటి పావయ్య నగర్ 3వ లైన్‌లో 120 గజాలలో ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి కలవు. మున్సిపల్ వాటర్ సదుపాయం కలదు. సంప్ర: 9848825956, 9494295654, 7095949243
- GNT పొన్నూరు రోడ్ బుడంపాడు సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురు 25వ॥ 180గ॥, 200గ॥, వాటర్,రోడ్లు గ॥13k,వడ్లమూడి విజ్ఞాన్ ప్రక్కనే 100, 200గ॥ 4k- 10k. 9908685888
- గుంటూరు సిటీ, గోరంట్లలోని అంజలి కల్పతరువు, లాం, చలపతి, సొసైటీ, అగతవరప్పాడు, రెడ్డిపాలెం,వెనిగండ్ల,కొత్తబైపాస్, ప్రైవేట్ వెంచర్స్ & జనచైతన్య ఫ్లాట్స్ అ/కొ॥ 9492770739
- లగ్జరీ ఇళ్ళు అపార్ట్మెంట్స్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న GMC పరిధి గోరంట్ల నందు అమరావతి రోడ్డుకుదగ్గర200చగ॥, 400చగ॥స్థలాలుఅమ్మకమునకు కలవు.బ్యాంకులోనుసౌకర్యం.నోబ్రోకర్స్ ✆ 8515714607

AGRI LAND FOR SALE

- బాపట్లజిల్లా, కొరిశపాడు (మం.), దైవాలరావూరు గ్రామంలోని యర్రి-81సెంట్లు వ్యవసాయ భూమి (పొలము) (Agri - Land) అమ్మబడును. సంప్ర॥ ✆ 97047 96098, 99088 62323.

FOR SALE

- అమ్మకానికి 2.15 ఎకరం మంచి మాగాణి వ్యవసాయ భూమి మండూరు గ్రామం తెనాలి తాలూకాలో కలదు. ఫోన్ : 9437189609

FLAT FOR SALE

- గుంటూరు బ్రాడీపేట 6/9 శ్రీరామనిలయం అపార్ట్మెంట్ 2BHK, 3rd ఫ్లోర్ ఫుల్ ఫినిష్డ్, ఉ॥ఫే / జిప్సం సీలింగ్ / బ్యాంకు లోన్/24గం॥ వాటర్ లగ్జరీ ఫ్లాట్ అమ్మకం ✆ 8918231613
- 3 B/R East face 2270 Delux flats 5 floors ready to occupy. Ratna giri nagar, 1st line, near reliance, 1 KM Gujjanagundla ✆ 9100029529
- గుంటూరు మల్లుగుంటకు దగ్గరలో అత్యంత నాణ్యతతో 2BHK ఫుల్ ఫినిష్డ్ లగ్జరీ ఫ్లాట్ 40 లక్షలకే అమ్మబడును. విదాత్రీ బిల్డర్స్ ✆ 6305874799
- Ready to occupation full finished 2BHK Flat's Green Park apartment, Nallapadu, 1230Sq.ft All are East Facing RERA, SBI Approved. 8688536124
- రెడీ టు అక్యుపై : గుజ్జనగుండ్ల డి-మార్ట్ దగ్గర, పలకలూరు రోడ్డు, రత్నగిరినగర్, 3వ లైన్, 2BHK(1180 sft),E/W ఫేసింగ్, ఫుల్‌ఫినిష్డ్ లగ్జరీ ఫ్లాట్స్, అంజనీ మూర్తి ఆర్కేడ్. 9885049899
- తెనాలి సాలిపేట టెలిఫోన్ exchange ప్రక్క రోడ్డులో ఫ్లోర్‌కి ఒకటి చొప్పున ఇండివిడ్యువల్ 3 BHK తూర్పు ఫేసింగ్ ఫ్లాట్స్ (1529 S.ft) మరియు Swaraj థియేటర్ వెనుక జోగయ్య వీధిలో proposed ఈస్ట్ ఫేస్ ఫ్లోర్‌కి ఒకటి చొప్పున 3 BHK (1841) ఫ్లాట్స్ అమ్మకం ✆ 90525 55999, 92485 31132

HOUSE FOR SALE

- గుంటూరు, నల్లచెరువు, గాంధీనగర్ నందు B.ఫార్మ్ గల డాబా ఇల్లు 60 గజాలు, 2BHK, 25 లక్షలకే అమ్మబడును ✆ 8686650168
- గుంటూరు సిటీ, 2/2 కోబాల్డ్‌పేట, పట్టాభిపురం పోలీసుస్టేషను దగ్గర సం.12లు క్రితం 2 సెంట్లలో నిర్మించిన డూప్లెక్స్ ఇల్లు అమ్మబడును. సం: 98487 46258
- గుంటూరు, కోబాల్డుపేట, 1వ లైను నందు తూర్పు/దక్షిణం ఫేసింగ్ గల 300 Sq.yrds లో నిర్మించిన ఇల్లు అమ్మకమునకు కలదు. సంప్ర: ✆ 96422 12075, 63028 97116
- బాపట్ల రామకృష్ణాపురం మెయిన్ రోడ్డుపై 176 చ.గజాల్లో 16 గదులు 4 పోర్షన్లు గల 25,000/- అద్దెలు వచ్చు 2 అంతస్తుల తూర్పు ఫేస్ బిల్డింగ్ అమ్మబడును. ✆ 94924 33953

LAND FOR SALE

- పల్నాడు జిల్లా, గురజాల మండలం, క్రొత్త అంబాపురం గ్రామములో గల గుంటూరు రోడ్డులో ఉన్న 2-20సెంట్ల భూమి అమ్మబడును. సంప్ర॥ 9394101852

PLOT FOR SALE

- సత్తెనపల్లి, శాలివాహననగర్, వడ్డవల్లి, ఐదుకపాలెం డొంకరోడ్ నందు గల 114.88 చ॥గ॥ల నివాస ఖాళీ స్థలం SBI ఈ వేలం ద్వారా అమ్మకమునకు కలదు. ఫోన్: 7396221508
- గుంటూరు సమీప వెంకటాయపాలెం మెయిన్ రోడ్డుకు అరకిలోమీటర్ దూరంలో అభినందన రోడ్ దగ్గరలో 504చ॥గ॥ స్థలం అమ్మబడును. 9052365959
- గుంటూరు, మల్లుగుంట కోదండ రామయ్యనగర్ 3వ లైను, దక్షిణం ఫేసింగ్ 250 చ॥గ॥ (45×50) స్థలము అమ్మకమునకు కలదు. తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నది. 9494600279
- గుంటూరు మల్లుగుంట నుండి హైవే వైపు వెళ్ళు 80" అడుగుల VIP మెయిన్‌రోడ్డు BOSEMIU ఎదురు తక్షణమే ఇంటి నిర్మాణమునకు అనువైన 171 చ॥గ॥ (56.90×27.06) ఉత్తరం ఫేసింగ్ స్థలము అమ్మకమునకు కలదు. 9849590024
- గుంటూరు లాం అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర చలపతి యూనివర్సిటీ ప్రక్కన రవితేజ వెంచర్ నందు 320చ॥గ॥ స్థలములు అమ్మకమునకు కలవు ✆ 8885099960
- రేపల్లె టౌన్‌లో 200 నుండి 1500 గజాలు గల తూర్పు & పడమర (30అ) రోడ్డు హద్దులతో వున్న ఇండ్ల ఖాళీ స్థలం అమ్మబడును. 9491911994

OLD BUILDINGS

- పాతబిల్డింగ్‌లు, పెంకుటిల్లు, రేకుల షెడ్‌లు పగుల గొట్టబడును. పాతకలప, దర్వాజాలు, కిటికీలు, పాత ఐరన్ కొనబడును. 9703290782, 9700442419

TOLET

- హాస్టల్‌కు బిల్డింగ్ కావాలన్నా, ఇవ్వాలన్నా, రన్నింగ్ హాస్టల్స్ వాల్యుకోవాలన్నా, వాల్యాలన్నా, హాస్టల్ వంట మరియు ఇంటీరియర్ సామాన్లు 1st hand & 2nd handవి కావాలన్నా, ఇవ్వాలన్నా. సం॥ బి.సాంబశివరావు, బ్రాడీపేట, గుంటూరు. Contact 8096752421
- గుంటూరు, కృష్ణనగర్ నందు ఇండిపెండెంట్ 2 B/R పోర్షన్ ఇల్లు, నార్త్, ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తు అద్దెకు ఇవ్వబడును ✆ 9440738778
- గుంటూరు ATఅగ్రహారం మొదట్లో ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలో మొదటి అంతస్తు 2BHKపోర్షన్ అద్దెకు. కేవలం శాఖాహారులకు మాత్రమే ✆ 9490101300, 8885027150
- పేరేచర్ల ఫ్లైఓవర్ (Flyover) దగ్గర నూతనంగా నిర్మించిన 15000 Sq.Ft. గోడౌను అద్దెకు కలదు. సంప్ర: 8317696126, 8309004292
- Commercial Floor (First Floor) North East 1800 / 900 SFT 14/1 arundelpet , Guntur , Contact: 9182092534

TOLET COMMERCIAL

- Showroom / Banks / Office, Ground floor, east facing, north east corner building. (with tiles, ceiling, LED Lights, Fans, Toilets) Arundelpet 13th lane, 2nd cross road, Guntur. 7997031333
- గుంటూరు సిటీలోని కొరిటిపాడు కోళ్ళఫారం సెంటర్‌లో అన్ని వసతులతో కూడిన కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు కలదు. 9441128358, 9441411011
- Co-Working Space/Office as per your needs ranging from 4500 with all ameneties at heart of guntur city near JKC College, Guntur. Ph:8885999177

LEASE/ RENT

- గుంటూరు శ్యామలానగర్ 8వ వీధి రైల్వే ట్రాక్ వైపు డి.నెం. 9-6-237 నందు విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ 2BHK కార్ పార్కింగ్ అన్ని సౌకర్యములతో అద్దెకు కలదు. 9492866816, 7036619521.

SERVICES

హస్తసాముద్రికం

- హస్త సాముద్రికము(హ్యాండ్ రీడింగ్) ప్రశ్నాజాతకము-గృహవాస్తు నాకు సాధ్యమైనంతవరకు చెప్పగలను. అప్పికట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతి చినరావూరు పార్కు వద్ద, తెనాలి. 9441452404

ఆయుర్వేదం

- ఉబ్బసం, ఆయాసంకు, మూత్రపిండాలు పనిచేయక డయాలసిస్ చేయించువారు డయాలసిస్ లేకుండా రక్తంలో క్రియాటిన్ శాతం తగ్గడానికి మనం రోజు తినే మూలికలతో శాశ్వత నివారణ. 9848415615

BUSINESS OFFER

- లక్ష్మీ బ్యూటీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్. బేసిక్, అడ్వాన్స్, హైటెక్, డిప్లొమా కోర్సులు (సర్టిఫికేట్) ట్రైనింగ్ ఇవ్వబడును. స్త్రీలకు మాత్రమే. గుంటూరు ✆ 8309226522
- అద్భుతమైన ఆదాయ అవకాశం. గుంటూరు సిటీని ఆనుకొని ఉన్న మా వెంచర్స్‌లో ప్లాట్లు సేల్స్ చేయుచూ లక్షల్లో ఆదాయం పొందండి. పూర్తి సపోర్ట్ ఇవ్వబడును. 83175 28192
- అద్భుత వ్యాపార అవకాశం గ్యాస్, ప్రమాదాలను అరికట్టే సేఫ్టీ డివైస్ ప్రమోట్‌చేస్తూ రో॥ 5000/- వరకు సంపాదించే అవకాశం, ఏరియా వైజ్ ఫ్రాంచైజీలకై సంప్ర: 9100632959

CHANGE OF NAME

- కాసు అరుణ భర్త: వెంకటేశ్వరరెడ్డి, వయస్సు: 30సం॥లు, డోర్ నెం: 1-55, లింగంగుంట్ల అగ్రహారం, నరసరావుపేట(మం), పల్నాడు(జిల్లా), ఏ.పి. అను నేను గతంలో నా ఆధార్ కార్డ్ లో కె.అరుణ అని వున్నది ఇప్పుడు ఇంటి పేరులో పూర్తిగా కాసు అరుణగా మార్పించడమైనది. కాసు అరుణ, భర్త : వెంకటేశ్వరరెడ్డి

HEALTH CARE

- మీ ఇంట్లో నుండే మీ అధిక బరువును (లావు) తగ్గించుకోండి / పెంచుకోండి చాలా సులభంగా, సురక్షితంగా, శాస్త్రీయంగా మంచి ఆహారమే మందుగా ఉండాలి. 9014756524, 9010167143

PEST CONTROL

- చెదపురుగులు, బొద్దింకల నివారణ. 5 సం॥ గ్యారంటీ ANISO 9001-2015 సర్టిఫైడ్ కంపెనీ లాన్సర్ పెస్ట్ కంట్రోల్, పట్నంబజార్, గుంటూరు. ఫోన్: 8978672824, 9848131213

PACKERS & MOVERS

- గుంటూరు: అన్ని జిల్లాలు, రాష్ట్రాలలో ఇంటి సామాన్లు ప్యాకింగ్ చేసి చేర్చబడును. మరియు స్క్రాప్, A/C,TV అమ్మదలచినవారు, కొనదలచిన వారు సంప్ర॥ 9032706346, 9121571853

WANTED

- ప్రముఖ రియల్‌ఎస్టేట్ ఫార్మ్ లాండ్ కంపెనీకి మార్కెటింగ్‌లో అనుభవం కలిగిన టెలీకాలర్స్, మార్కెటింగ్ టీమ్ లీడర్స్ కావలెను. 9030110144
- గుంటూరు సిటీలో ప్రముఖ విద్యా సంస్థకు అనుభవం కలిగిన టెలీకాలర్స్ కావలెను. హరిహర మహల్ ఎదురు, కొరిటెపాడు. 8367421459
- వాచ్‌మెన్, ఆయా కావలెను. భర్త వాచ్‌మెన్‌గా భార్య ఆయాగా పనిచేయుటకు భార్యాభర్తలు కావలెను. భార్యాభర్తలకు ఉచిత వసతి కలదు. యద్రాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భగత్‌సింగ్ బొమ్మ సెంటర్, కొత్తపేట, గుంటూరు. సం:9398281383, 9618955448
- గుంటూరు కృష్ణమహల్ థియేటర్ ఎదురుగా గల శుభం రెసిడెన్సీ లాడ్జి నందు మేనేజర్‌గా పనిచేయుటకు కావలెను. లోకల్ వారికి మాత్రమే జీతం: 12,000/- సంప్ర: 7794946866
- గుంటూరు మల్లుగుంటలోని ఆఫీసు నందు వర్క్ చేయుటకు లేడి టెలికాలర్స్ కావలెను. జీతం: 7000 + ఇన్‌సెంటివ్స్ టైమింగ్స్ 8am-2.30pm, అర్హత: 10th, 7036356380
- మా సంస్థ నందు స్త్రీ/పు ఉద్యోగ అవకాశాలు కలవు ఏవీ క్వాలిఫికేషన్స్, చదువుతో సంబంధం లేదు, డిపాజిట్ ఫీజు లేదు. సంప్ర ॥ 9032953500, 9642747468
- డిగ్రీ అర్హత, కంప్యూటర్ అనుభవం ఉన్న M/F రిసెప్షనిస్ట్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆసక్తి గల వారు మీ బయోడేటాతో ఆదిత్య కాంపిటీషన్స్, బ్రాడీపేట, గుంటూరు నందు సంప్ర॥ 9110588864
- ఆటోనగర్ కంపెనీలో పనిచేయుటకు హెల్పర్స్ కావలెను. (జంట్స్) ITI వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. జీతం: 13,000/-. 8639332128, 9703316999
- కంప్యూటర్స్, ఇంగ్లీష్, హిందీ, మాథ్స్, సైన్స్, సోషల్ 10th వరకు ఇంటర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, కామర్స్, సివిక్స్, ఫ్యాకల్టీస్ కావలెను. 4/1, బ్రాడీపేట, గుంటూరు. 8639024439
- శారదా హైస్కూల్ పర్చూరు నందు IIT ఫిజిక్స్, కెమిస్ట్రీ & 3rd to 5th తెలుగు, ఇంగ్లీష్ EVS బోధించుటకు అర్హత అనుభవంగల టీచర్స్ కావలెను. సెల్: 9491477266
- ప్రముఖ కంపెనీ నందు మీ ఇంటి వద్దనే ఉండి పార్ట్‌టైమ్/ఫుల్‌టైమ్ పోస్టల్ కవర్లపై అడ్రస్‌లు వ్రాయుటకు స్త్రీ/పురుషులు కావలయును. జీతం : 15000 + ఇన్సెంటివ్స్. ఫ్రీ బుక్‌లెట్ కొరకు 8341371684
- బిజినెస్ మేనేజర్స్/ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. డిగ్రీ, తెలుగు, ఇంగ్లీష్ భాషలపై నైపుణ్యం, 5 సం॥ల మార్కెటింగ్ రంగంలో అనుభవం గలవారు రెజ్యూములను hoadvtjobs@gmail.comకు పంపగలరు.
- గుంటూరులోని ప్రముఖ డెంటల్ హాస్పిటల్ నందు వర్క్ చేయుటకు PROలు కావలెను ✆ 9603071333
- గుంటూరు మార్కెట్ దగ్గర మా మెస్‌లో పని చేయుటకు స్త్రీ/పుకావలెను.ఉ॥11గం॥-సా॥4గం॥ వరకు, సా॥ 6గం॥ నుండి రాత్రి 11గం॥వరకు, భోజనం+వసతి ఫ్రీ. జీతం:7000 ✆ 9951304536
- Wanted Teachers, AO, Incharge, IIT, Medical and Civil, Mentor's High school and Primary subject teachers. Yoga, classical, music, Dance Teachers for Aakash IIT, Medical & Civil foundation School, 2nd line, Pattabhipuram, Guntur Cont ✆ 9848796113, 8309680293
- గుంటూరుసిటీ అమరావతిరోడ్ నందు పని చేయుటకు సెక్యూరిటీగార్డులు (M)కావలెను. 12 గం॥-12000, అ:10th ఆపైన, వ:45సం॥ లోపు, ఎత్తు-5.6, షరతులు వర్తిస్తాయి ✆ 7989846468
- ప్రముఖ సంస్థలో పనిచేయుటకు స్వీట్స్, హాట్స్, పచ్చళ్ళు, కారం పొడులు తయారు చేయుటకు అనుభవం గల వంట స్టాఫ్ M/F కావలెను. ✆ 8309819518
- ప్రముఖ మిర్చి ఎగుమతి కంపెనీ నందు పని చేయుటకు గుమస్తా కావలెను. ఆసక్తి కలవారు సంప్రదించండి. 7013633907
- Good English Speaking and Computer knowledge required. Basic salary: 15000-20000. Cont : 8978419769
- గుంటూరు సిటీ పట్టాభిపురంలోని గ్యాస్ కంపెనీ నందు పనిచేయుటకు ఆఫీస్ స్టాఫ్, డెలివరీ బాయ్స్, మరియు గొడౌన్ కీపర్స్ కావలెను. సంప్ర॥ 8978884812, 9390730001
- గుంటూరు, పరిసర ప్రాంతాలలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు మరియు మిల్క్ డైరీలలో మా సంస్థ తరుపున పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. సూపర్‌వైజర్ అర్హతలు:వయస్సు 30-45సం॥ ఇంటర్/డిగ్రీ, ఎత్తు 05'-06" పైన రిటైర్డ్ ఆర్మీ, పారా మిలిటరీ వారికి ప్రాధాన్యత. గార్డ్ అర్హతలు: వయస్సు 23-45 సం. 10th ఎత్తు: 05'-05" పైన. లేబర్ యాక్ట్ ప్రకారం జీతం.ఉదయం 11గం.నుండి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో సంప్ర:సత్యా ఇన్వెస్టిగేషన్ & సెక్యూరిటీ సర్వీసెస్, బృందావన్‌గార్డెన్స్,ప్యారడైజ్ రెస్టారెంట్ ప్రక్కన గుంటూరు. 7085125556, 0863-2351838
- అతి తక్కువ పెట్టుబడితో కంపెనీ నుండి పంపించే పాత రికార్డ్స్ చూసి కొత్తరికార్డ్స్ వ్రాసినందుకు వారంవారం అధిక ఆదాయం పొందండి. వివరాలకు ఫోన్ చేయండి. 77308 98503
- Wanted Teachers 6 to 10th All Subjects, Computer Operator, Drawing, Receptionist and PET. Sumedha High School, Guntur-4. 9440884154
- Wanted GIS Engineers(Qual: B.Sc or Diploma (Mechanical or Civil)) or B.Tech (Preferably Mechanical or Civil), Analysts (Qual: Any Graduation), Data Entry Operators (Qual: Intermediate and above with 30 WPM Typing Speed with basic computer knowledge). Attractive Salary Package. Interested Candidates can walk in Interview from 10.30 AM on all week days at Apex Solutions Ltd. Contact on 9392757696 / 9573309609.
- ప్రముఖ బిల్డర్ కంపెనీ నందు అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్ చేయుటకు ఎగ్జిక్యూటివ్ కావలెను.Qul:MBA/ సివిల్ ఇంజనీరింగ్/డిగ్రీ ✆ 6305874799
- ప్రముఖ ఆయిల్ కంపెనీ నందు పని చేయుటకు అకౌంటెంట్(లేడీస్ & జంట్స్) ఫుల్ టైం వర్క్ చేయుటకు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు ముఠావాళ్ళు కావలెను. గుంటూరు సిటీ లోకల్ వారు మాత్రమే: 8142842888, 8712346578
- Natural బ్యూటీపార్లర్ నందు వర్క్ చేయుటకు వర్కర్స్ కావలెను. 2 సం॥ అనుభవం ఉండాలి. జీతం: 10,000/- నుండి (అనుభవాన్నిబట్టి) పాత గుంటూరు. సంప్ర: 6303837283
- గుంటూరులోని ప్రముఖ ఆప్టికల్ షాపు నందు పనిచేయుటకు సేల్స్ గర్ల్స్ అర్జెంటుగా కావలెను. మంచిజీతం, అనుభవం గల వారికి ప్రాధాన్యత ఇవ్వబడును ✆ 8555834744
- ఉచితం ఎలక్ట్రీషన్, కంప్యూటర్, English (3నెలలు) నేర్పించి ఉద్యోగం చూపించబడును. ఉచిత హాస్టల్&భోజనం, Age: 18-30సం॥లోపు, Q: SSC, ITI ఆపైన ✆ 9133444985/86/88
- తెనాలిలో JMJకాలేజీఎదుట ఫ్యామిలీస్ కొరకు A.C.మినీ ఫంక్షన్ హాలు కలదు. ప్లేస్కూల్ బేబీకేర్ అడ్మిషన్లు జరుగుచున్నవి. A.C. Old Age Home Careనెలకు10000 ✆ 6303963067,7382961407
- డ్యూటీ డాక్టర్స్, నర్సులు (ANM, GNM) రిసెప్షనిస్ట్ కావలెను. గుంటూరు కొత్తపేటలోని యద్రాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పని చేయుటకు డ్యూటీ డాక్టర్స్, నర్సులు, రిసెప్షనిస్ట్ కావలెను. 9398281383, 9618955448
- గుంటూరులోని ప్రముఖ హాస్పిటల్ నందు పని చేయుటకు నర్సులు మరియు రిసెప్షనిస్ట్‌లు కావలెను. సంప్ర॥ 0863-2222939
- SWIGGY (స్విగ్గి)లో పనిచేయుటకు డెలివరీ బాయ్స్ కావలెను. పార్ట్‌టైమ్/ఫుల్‌టైమ్ కలదు. జాయినింగ్ బోనస్:2000, రిజాయినింగ్ బోనస్:2000 ✆ 8328232583
- గుంటూరు గోరంట్ల నందు దినదినాభివృద్ధి చెందుతున్న అమరావతిరోడ్డులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లు అమ్ముటకు మార్కెటింగ్ స్టాఫ్ ఏజెంట్స్ కావలెను. మంచిజీతం+కమీషన్ ✆ 9393949456
- తెనాలి లోకల్ నందు మరియు చేబ్రోలులో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డులు కావలెను. సమయం: 8గం॥లు మరియు 12 గం॥లు వారి అనుభవం బట్టి వేతనం కలదు. ✆ 9666228570/9493648570
- Experienced Teachers for All Subjects III - X & Nur- II Mother Teachers. Sri Vidhya High School, NGGO's Colony, GNT. 9701022900
- Wanted Fair & Good-Looking Female Tele Callers, Front Office Executives. No Of Vacancies 5, Salary 12k to 15k. Ph: 9989372111
- మా కంపెనీ LED బల్బులు మీ ఇంటి వద్దనే ఉండి ఫిట్‌చేసి ఇవ్వడం ద్వారా నెలకి 15,000-20,000 వరకు సంపాదించండి. వివరాలకై సంప్ర॥ 9063132743
- గుంటూరు అరండల్‌పేట 15/1వలైను లోని మా ఆఫీసు నందు వర్క్ చేయుటకు లేడీస్‌కావలెను.Qul:10th/ఇంటర్,Age:18-30అర్హతకుతగినజీతం ✆ 8096809090
- బట్టలషాపు నందు పనిచేయుటకు పురుషులు/స్త్రీ సేల్స్‌మెన్ + హెల్పర్స్‌గా కావలెను. కొత్తవారికి పనినేర్పబడును. 4/1 అశోక్‌నగర్, గుంటూరు ✆ 9652161223
- గుంటూరు శ్రీనగర్ 3వలైను TATA Voltas సర్వీస్ సెంటర్ నందు లేడీ రిసెప్షనిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. Qul:10th-డిగ్రీ, Sal:10K-11K ✆ 9652147186, 9154841995
- ప్రముఖ దంతవైద్య కళాశాల నందు పని చేయుటకు రిసెప్షనిస్ట్ మరియు చైర్ అసిస్టెంట్స్ కావలెను. సంప్ర॥ 9515415343, 9247352111
- ప్రముఖ స్కూల్ నందు హింది, మ్యాథ్స్ టీచర్స్ మరియు Primary English, EVS టీచర్స్ కావలెను. Classes: 1 to 10th, Cont: పట్టాభిపురం, గుంటూరు. 9010108655, 9989528111
- గుంటూరు టు తెనాలి దారిలో వడ్లమూడి నందు గల పెట్రోల్ బంకు నందు పనిచేయుటకు స్త్రీ / పురుషులు స్టాఫ్ కావలెను. జీతం:10000-14000 ✆ 8143201108
- గుంటూరు ITC కంపెనీ 8గం॥డ్యూటీ అనుభవం గల సెక్యూరిటీ గార్డులు కావలెను. అ:10 ఆపైన,వ:25-40సం॥, జీ:26రో॥ 11059+3042 +ESI 507 ✆ 7731864444, 7780436897
- Wanted Mother Teachers for LKG &UKG Subjects teachers for 1st class to 5th class. Submit your resume in GNR Model School, NGGO's Colony, Main road, Guntur. Basic salary-15000.Mail:gsrinivasar5@gmail.com
- గుంటూరులోని ప్రముఖ డయాగ్నోస్టిక్ సెంటర్ నందు న్యూట్రిషియనిస్ట్ (Nutritionist) గా పనిచేయుటకు అర్హత అనుభవం కలిగిన యువతీ యువకులు కావలెను ✆ 9052244468
- Wanted recovery executives in guntur Local candidates only Salary 15k & incentives. 9985895737, 8106220699
- Wanted Mother Teachers for LKG &UKG Subjects teachers for 1st class to 5th class. Submit your resume in GNR Model School, NGGO's Colony, Main road, Guntur. Basic salary-15000.Mail:gsrinivasar5@gmail.com
- మార్టూరు బాపట్ల జిల్లా శ్రీశారదానికేతన్ పబ్లిక్ స్కూల్ CBSE నందు అనుభవం కలిగిన టీచర్స్ ఫిజిక్స్, ఇంగ్లీష్, మ్యాథమేటిక్స్, ఎకనామిక్స్, సోషల్, అకౌంటెన్సీ తెలుగు & వార్డెన్లు కావలెను. ✆ 85001 44189
- సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: 16,000/- అతి తక్కువ రేటుతో భోజనం, రూం ఫ్రీ. సంప్ర॥ 9951680117, 6304488636
- విజయవాడలో A/c & Coolers రెంటల్ (towerac.com) కంపెనీకి A/c టెక్నీషియన్స్-3, డోర్ డ్రైవర్లు-3, హెల్పర్లు-5, 30సం.లోపు జీ 18-25,000 డ్రైవింగ్/భోజనం/వసతి ఫ్రీ ✆ 90300 44646.
- స్టార్ హోంకేర్ HYDలో వృద్ధులకు, పేషంట్లకు సేవచేయుటకు, బేబీకేర్, ఇంటి/వంట పనికి స్త్రీ/పు, లేడి టెలికాలర్స్ కావలెను. జీతం : 16,000/- టూ 25,000/- రూం + భోజను ఫ్రీ. ఫోన్: 8081 62788, 86398 28228
- గుంటూరులోని ప్రముఖ సెక్యూరిటీ సర్వీస్ నందు ఆటోనగర్, లక్ష్మీపురం ఏరియాలలో పని చేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ అర్జెంటుగా కావాలి. 12 గంటల డ్యూటీ ✆ 96761 07661
- DHL International Cargo Courier Servicesలో వర్క్ చేయుటకు క్యాబిన్ క్రూ లోడింగ్ full సర్వీసెస్ Office Admin Supervisors, Ground Staff, Team Leaders కావలెను. Q: 10th to any Degree , డిప్లొమా ITI, Age: 18+ 35, Food + Room free. Salary: 25,000/- to 32,000/- Ph: 81255 60645
- తాడేపల్లిలో సెంచూరియన్ యూనివర్సిటీకై డ్రైవర్లు కావలెను. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డుతో సంప్రదించగలరు. ✆ +91 88863 74941
- ఫ్రాంచైజ్ ఆఫర్ (పెట్టుబడి లేదు) మా సంస్థను మీ జిల్లాలో అభివృద్ధి చేయగలవారు కావలెను. Mega Group Man Power & Security. 7032610569, 7093125169.
- ప్రకాశం జిల్లా, ఒంగోలులో నారాయణ రియల్ ఎస్టేట్ నందు మార్కెటింగ్ స్టాఫ్ M/F కావలెను. Q: 10th - MBA. జీతం + కమీషన్, భోజనం + ఫ్రీ రూమ్‌కలదు. ✆ 63046 42825, 77807 51944
- హైదరాబాద్ నందు మల్లారెడ్డి కాలేజీకి దగ్గరలో గల 250 మంది స్టూడెంట్స్ ఉన్న పిజి హాస్టల్ నందు వంట చేయుటకు మరియు వంట సామానులు క్లీనింగ్ కొరకు భార్య భర్తల జంట కావలెను. సంప్ర: 99499 66477
- హైదరాబాద్ నందు క్రిస్టియన్ హోంకేర్ సర్వీస్‌లో వృద్ధులను, పేషెంట్లను చూసుకోవటానికి M/F ఆయాలు కావలెను. మంచి జీతం, వసతి, భోజనం. ఫోన్ : 9030777509, 8077030288
- హరేకృష్ణ హోంకేర్ నందు వృద్ధులను, పేషెంట్స్‌ను చూసుకొనుటకు వర్కర్స్ / నర్సులు కావలెను. ఫ్రీ వసతి+భోజనం. జీ: 18K-18K. విజయవాడ ఫోన్ : 9840528899 / 9840648899
- షిర్డీసాయి వృద్ధుల ఆశ్రమము హైదరాబాద్‌లో పనిచేయుటకు లేడీ వార్డెన్స్, లేడీ సూపర్‌వైజర్స్ ఆయాలు, భార్యా భర్తలు కావలెను. ఫోన్: 9391036931, 9246585901
- మా కంపెనీ నందు మీ ఇంటి వద్ద నుండి పనిచేయుటకు పార్ట్‌టైం/ ఫుల్ టైం టెలికాలర్స్ మరియు టీం లీడర్స్ వెంటనే కావలెను. జీతం: 16,000 నుండి 18,000. అర్హత:10th+ఫోన్: 9059200742, 8886821383
- Communication Skill trainers. Qly:Any UG/PG, Age : Below 30Years. Sal: 15k-25k Send CV to hr.zealcareers@gmail.com. Contact :95333 83800, 97005 52483.
- Walk-in-interview: రిసెప్షనిస్ట్, PRO's, బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్స్ (Q: D.MLT, B.Sc MLT) సంప్ర: విజయశ్రీ బ్లడ్‌బ్యాంక్, డోర్నకల్ రోడ్, విజయవాడ. ✆ 90100 95999
- విజయవాడలో ప్రముఖ విద్యా సంస్థకు టెలికాలర్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేడీ JLS, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ✆ 83096 49068 / 99488 51101